Digitized in 2006
by
Thrinaina Informatics Ltd, Secunderabad, A.P., India.
(http://www.thrinaina.com)

From the original owned by
Sundarayya Vignana Kendram
and its partner Institutions

as part of the
British Library Endangered Archives Programme
supported by the
Lisbet Rausing Charitable Fund

Except for individual research purpose
any reproduction should be made with
written permission from the

Sundarayya Vignana Kendram,
1-8-1/B/25/A, Bagh Lingampally, Hyderabad - 500 044
Andhra Pradesh, India

COPYRIGHT STATEMENT

The copyright laws of the United States (Title 17, United States Code) and of India (Copyright Act of 1957) govern the making of photocopies or other reproductions of copyrighted material including foreign works under certain conditions. In addition, the United States extends protection to foreign works by means of various international conventions, bilateral agreements, and proclamations.

Under certain conditions specified in the laws, libraries and archives are authorized to furnish a photocopy or other reproduction. One of these specified conditions is that photocopy or reproduction is not to be used for any purpose other than private study, scholarship, or research. If a user makes a request for, or later uses, a photocopy or reproduction for purposes in excess of "fair use," that user may be liable for copyright infringement.

These institutions reserve the right to refuse to accept a copy order if, in their judgment, fulfillment of the order would involve violation of the copyright laws of the United States or India.

ప్రజాశక్తి

Vol. 2, no. 101

(Apr. 16, 1947)

బెజవాడ, 1947

Record no. 683

Prajāśakti

Vol. 2, no. 101

(Apr. 16, 1947)

Bejavāḍa, 1947

Record no. 683

Regd. No. 4486

4 పేజీలు అణా

ప్రజాశక్తి

కమ్యూనిస్టు దిన పత్రిక

సంపుటి 2] బెజవాడ 16—4—47 బుధవారం [సంచిక 101

నెల్లూరు బకింగ్‌హాం మిల్లు కార్మికనాయకుల అరెస్టు

మద్రాస్, ఏప్రియల్ 15

నేడు తెల్లవారేముందు బకింగ్‌హాం కర్నాటిక్ మిల్లు కార్మికసంఘ కార్యదర్శినీ, ఉపాధ్యక్షులనూ ప్రజారక్షణ చట్టంక్రింద పోలీసులు అరెస్టు చేశారు. నిన్న మధ్యాహ్నం ఇద్దరిని అరెస్టుచేశారు. అందరినీ రాయవేలూరు జైలుకు తీసుకుపోయారు. మద్రాసులో 144 సెక్షన్ కూడా జారీచేయబడింది.

ఆర్డినెన్సు డిపోలో 16 వేలమంది సమ్మె

కాన్పూర్, ఏప్రియల్ 14

అఖిలభారత ఆర్డినెన్సు ఫ్యాక్టరీ కార్మికసంఘం ఫెడరేషన్ నిర్ణయాన్ని అనుసరించి కాన్పూరులో సెంట్రలు ఆర్డినెన్సు డిపో గుర్రపు జీనులు తయారుచేసే ఫ్యాక్టరీలలో 16 వేలమంది నేటి ఉదయంనుండి సమ్మె ప్రారంభించారు. పికెటింగ్ చేశారనే కారణాన 46 మందిని పోలీసులు అరెస్టు చేశారు. క్వీన్సు పార్కులో జరుగుతున్న కార్మికుల సభను చెదరగొట్టారు.

పరిశ్రమలు ప్రభుత్వ పరం చేసేందుకు వెనుకంజ

ఉత్పత్తికి కార్మిక సహకారం అవసరమని నెహ్రూ

పరిశ్రమాభివృద్ధికి విశ్వేశ్వరయ్య సూచనలు

పారిశ్రామిక యజమానుల సభ

న్యూఢిల్లీ, ఏప్రియల్ 14

అఖిలభారత పారిశ్రామిక యజమానుల వార్షికసమావేశం నేడిక్కడ జరిగింది. సర్. మోక్షగుండం విశ్వేశ్వరయ్య అధ్యక్షతవహించారు. సభను పండిత నెహ్రూ ప్రారంభిస్తూ ఇలా ఉపన్యసించారు:

"భారతదేశంలో పరిశ్రమలను పెంపొందించాలి. అవి త్వరగా కావాలి. ఈ విషయం అందరూ గుర్తించారు. కాని మనదేశం నేడొక ప్రత్యేక దశలో ఉన్నది. ఇప్పటికీ భారతదేశం రాజకీయంగా స్వతంత్రం కాలేదు అయినప్పటికీ మిగత అనేక దేశాలలాగా కాక స్వేచ్ఛతో వ్యవహరిస్తున్నది. క్రమంగా మనం ప్రపంచంలో ప్రధాన దేశంగా వ్యవహరించగలం. భవిష్యత్తులో ఇండియా పారిశ్రామికంగా అభ్యుదయవంతమైన దేశం కాగలదు.

"మన కష్టాలను దుఃఖించ నవసరంలేదు. ఆసియా మహాసభలో మనం అగ్రమ స్థితిలో పాల్గొన్నాము: పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాలనుంచి మనమెంతో నేర్చుకోవాలి. వారిననుసరించాలి. కాని కేవలం బానిసవలె అనుకరించరాదు. మన దేశావసరాలుగా వారిననుసరించాలి. ఇంగ్లాండు, అమెరికాలకు ప్రతిబింబంగా మనం తయారు కారాదు.

"ఒకరిని నిందించడం ఇంక మానుకోవాలి. రాజకీయ స్వాతంత్ర్యం అన్నిటికన్నా ముఖ్యం గనక అందుకై పోరాడాలి. కాని అదిఇప్పుడు వస్తున్నది. ఇక ఆర్థిక స్వతంత్రానికై మనం పోరాడాలి.

"పరిశ్రమాభివృద్ధి 40 కోట్లప్రజలకు సౌఖ్యం చేకూర్చాలిగాని ఏకొందరికో కాదు. సామాన్యప్రజల జీవితస్థాయి పెరగాలి. ఇంగ్లాండు, అమెరికాలో జరిగిన కష్టనష్టాలన్నీ పడకుండా ఏదేశాలలో మనం వారిలాగా ముందుకు పోవాలి.

"ప్రభుత్వ ఆర్థిక విధానమేదో ప్రకటించమంటున్నారు. త్వరలోనే అలాచేస్తాము. ఒకతేదీని మాత్రం నిర్ణయించలేము. పరిశ్రమలను ప్రభుత్వపరంచేసే విషయమై వారి అభిప్రాయంతో ప్రభుత్వాన్ని నిర్బంధించను. ఈ సభలో ప్రభుత్వం పరిశ్రమలకు సాయపడాలన్నారు. కాని పరిశ్రమల్లో జోక్యం తీసుకోకూడదంటున్నారు. ఇది మాత్రం సాధ్యపడదు.

ఉత్పత్తికి కార్మికుల సహకారం అవసరం

"ఉత్పత్తి పెరగాలని ప్రభుత్వం కోరుతున్నది. ఎలాగు అన్నదే సమస్య. కార్మికులకు యజమానులకు సామరస్యం లేకపోతే, పరిశ్రమల్లో తగాదా అలాగేఉంటే మనం ముందుకుపోలేము. ఒకచోట, రెండుచోట్ల రాజీ పడొచ్చు. కాని వాతావరణమంతా అలాగుంటే ఉత్పత్తి కుంటుపడుతుంది. కార్మికులు రెండువేపులా ఒకవిధమైన పద్ధతులు జరగాలి. మనమొక విధమైన సహకార పద్ధతిని కనిపెట్టాలి.

"కార్మిక వర్గం ఒక్క భారతదేశానికి మాత్రమే చెందినదికాదు. అమెరికాలోను, ఇంగ్లాండులోనుకూడ ఉన్నది. యుద్ధానంతర దశలో మనమున్నాం. ఈ సంక్షోభం, ఆధునిక ప్రపంచానికి పాత ఆర్థికవ్యవస్థ సరిపడక పోవడంవల్లఏర్పడింది. ఇదితెలిసికూడా పాత పునాదులపై మనం నిర్మాణం కొనసాగించాలంటే అది ఇసుకమేడ అవుతుంది. సంఘములో సంతృప్తిమీదనే ఉత్పత్తి, ఆర్థికాభివృద్ధి జరగాలి. అదిలేనిది మనకు భవిష్యత్తు లేదు.

పరిశ్రమలను ప్రభుత్వపరం చేయడానికి వెనుకంజ

"ప్రజల్లో అత్యధిక సంఖ్యాకులు పరిశ్రమలను ప్రభుత్వపరం చేయాలనికోరుతున్నారు. కాని అదంటే ఏమిటో తెలియక, పరిశీలించక అంటున్నారేమోనని నా భావం. వారెందుకలా కోరుతున్నారు? యుద్ధంలో చాలమంది విపరీతముగా డబ్బు గడించారు. చట్టబద్ధంగానూ, అక్రమంగానుకూడ సంపాదించారు. ఇప్పుడు ప్రజలు ఆ పరిశ్రమల యజమానులను విమర్శిస్తున్నారు. ఈ విషయంలో ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవాలి.

"పరిశ్రమలను ప్రభుత్వపరం చేసే విషయం సిద్ధాంతరీత్యాగాక ఆచరణదృష్టితో చూడాలి. అలా చూచినప్పుడు "ఇదిచేయాలి, ఇదికూడదు." అని రెండుమాటల్లోచెప్పలేము. సిద్ధాంతరీత్యాకాక నేటి పరిస్థితుల్లో మనశక్తి సామర్థ్యాలను గుర్తించి నిర్ణయించుకోవాలి. ఈ దశలో ఆర్థికదుస్థితి నెలా దాటడం అని ఆలోచించాలిగాని ఏవో ప్రణాళికలు వేసుకుంటూ కూచుంటే లాభంలేదు. ఏమైనా సరే ప్రభుత్వ కంట్రోలు కొంతఉంటే తప్ప ప్రణాళికలేవీ సాగవు.

"నేటి పరిస్థితిలో వ్యక్తిగత వ్యాపారానికి చాల అవకాశం ఉండకతప్పదు. కాని ఈ వ్యక్తిగతవ్యాపారం కూడ ఒక ప్లానుకు లోబడి జరగాలి."

తర్వాత పరిశ్రమల్లో శిక్షితులైన నిద్యావంతులు తక్కువవున్నారన్నారు. పరిశోధనకు పారిశ్రామిక యజమానులు ఏమీ చేయలేదని విమర్శించారు. ఈ విషయమై ప్రభుత్వం తీవ్రంగా ఆలోచిస్తున్నదని నెహ్రూ అన్నారు.

బొగ్గుగనుల్లో సమ్మె

ఝరియా బొగ్గుగనుల్లో కార్మికులు జీవనానికి తగిన జీతాలకోసం సమ్మెచేస్తున్నారు. ఆవిషయమై ప్రస్తావించి ఇరుపక్షాలవారు కలిసి ఇబ్బందిని తొలగించాలని నెహ్రూ విజ్ఞప్తిచేశారు.

"నేనొకసారి ఝరియా వెళ్ళాను. అక్కడున్న కష్టాలను చూచి విభ్రాంతి చెందాను. నామట్టుకు నేనుకూడా అక్కడ పనిచేయలేను. కార్మికులు తమ పరిస్థితి బాగుపడాలని కోరడం నేను అర్థంచేసుకుంటాను. ఇటీవల అక్కడ పరిస్థితుల్లో ఏమి మార్పులు వచ్చాయో నాకు తెలీదు. అక్కడ సమ్మెలు జరుగుతున్నవని, అందువల్ల బొగ్గు ఉత్పత్తికి ప్రమాదమేర్పడుతుందనిఅన్నారు. గనుల్లో నీరుపడొచ్చు. పేలుళ్లు రావచ్చు. గనుల్లో ప్రాణాపాయకరమైన ప్రమాదం ఏర్పడవచ్చుఅనకూడ విన్నాను. ఇదివిన్నప్పుడు కార్మికులొక పెద్దబాధ్యతను మీదవేసుకుంటున్నారనిపించింది. బొగ్గుగనులను విధ్వంసం చేసే కార్యాలేవీవారు చేయరాదు. అది దేశానికెంతో నష్టం. అక్కడితగాదాలుతీర్చేందుకు కొన్ని ప్రభుత్వసంస్థలున్నవి. అవి పక్షపాతంతో పనిచేస్తాయని ఎవరూ అనలేదు.

"అక్కడ శాంతి ఏర్పడాలని నేను కోరుతున్నాను."

విశ్వేశ్వరయ్య ప్రసంగం

అధ్యక్షత వహించిన విశ్వేశ్వరయ్యగారు ఇలా ఉపన్యసించారు.

"వచ్చే అయిదేళ్ళలోను పరిశ్రమలకు 300 నుండి 600 కోట్లవరకు పెట్టుబడి పెట్టాలి. ఈ దృష్టితో అయిదేళ్ళ ప్రణాళికను తయారుచెయ్యాలి. ఇందుకు ప్రభుత్వసంస్థలు కొన్ని ఏర్పడాలి. ఈ డబ్బులో మూడోవంతు ప్రభుత్వం పెట్టాలి. అందులో కొంత ప్రభుత్వపరమైన పరిశ్రమలకు పెట్టవచ్చును. ఒకఆర్థికసమితి ఏర్పడిఈకార్యక్రమాన్నిపర్యవేక్షణ చేస్తుండాలి. ఇంతకన్నా యెక్కువపెట్టుబడిపెట్టేపెట్టుబడిదారులుంటే ప్రభుత్వం వారిని ప్రోత్సాహపరచరాదు.

"రాష్ట్రప్రభుత్వ బలంతో ఏ పారిశ్రామికులో ఉత్పత్తి చేయాలనుకుంటే నిపుణులను పంపేవిదేశసంస్థలున్నవి. మనం కావాలంటే వారు షేర్లుకూడ కొంటారు.

పరిశ్రమలనిప్పుడే ప్రభుత్వపరం చేయరాదట

"పరిశ్రమలను ప్రభుత్వపరం చేయాలంటున్నారు పారిశ్రామికులతో దీర్ఘచర్చలు జరిపందే ఏప్లానూ మార్చరాదు. కనీసం ఆరేళ్ళవరకూ అలాంటిది జరగరాదు.

వెంటనే ప్రభుత్వం ఈ పనులుచేయాలి.

(1) యంత్రనిర్మాణానికి పెద్ద కర్మాగారాన్ని ఏర్పరచాలి. (2) శాస్త్రీయ విజ్ఞానశాలలను ఏర్పరచాలి. (3) ఇంజనీయర్లు, కెమిస్టులు మొదలయిన వారితో సలహా సంఘాలను ఏర్పరచాలి. (4) మెకానికల్ ఇంజనీరింగు పత్రికల ప్రచురణకు మూడేళ్ళవరకు ప్రభుత్వం తోడ్పడాలి."

నిర్బంధవిద్య ఆయుధ యంత్రనిర్మాణం, సమర్థమైన సేనావాహిని: అధిక వస్త్రోత్పత్తి, రసాయన పరిశ్రమలు, రవాణా యంత్రాల ఉత్పత్తి వీలధికం చేయాలని విశ్వేశ్వరయ్యగారుకోరారు.

తర్వాత సమావేశంలో పరిశ్రమలపై పన్నులు వేసినందుకు ఖండిస్తూ ఒకతీర్మానం చేశారు. ప్రపంచ వ్యాపారాభివృద్ధి అవసరాన్ని గుర్తిస్తున్నామని ఇతర దేశాలతో వ్యాపార సంబంధాలు చేసుకునేప్పుడు భారత పరిశ్రమలకు రక్షణలుగా ఉండాలని కోరారు.

భారీపరిశ్రమలు కేంద్ర ప్రణాళికకులోబడి ఉండాలని మరొక తీర్మానం చేశారు. రేపటికి సభ వాయిదాపడింది.

సీతామహాలక్ష్మమ్మగారు గాజుల్లంక వచ్చారు

రైతు స్త్రీల విజ్ఞప్తి

(మా విలేఖరి)

బందరు, ఏప్రియల్ 15

గాజుల్లంకలో కాల్పులు జరిగినతరువాత 13 వ తేదీన పోలీసు సూపరెంటెండెంటు వద్దకు స్త్రీలు తమకు జరిగిన అన్యాయాన్ని గురించి చెప్పుకోటానికి పోతుంటే పోలీసులు అటకాయించారు. కాలుస్తామని కొట్టుతామని బెదరించి ఆఫీసువద్దకు పోకుండా చేశారు. పోలీసులు యింకా విచ్చలవిడిగా హడావుడి చేస్తూనేవున్నారు.

14 వ తేదీన పల్లభనేని సీతామహాలక్ష్మమ్మ యం. యల్. ఏ గారు గాజుల్లంక పరిస్థితులు విచారించటానికి వచ్చారు. స్త్రీలంతా పోయి ఈ హత్యాకాండను గురించి చెప్పి రక్తము ప్రవహించిన చోటు చూపించారు. రక్తము పడిన ప్రదేశములో కనుపించకుండా పూడటానికై పోలీసులు గోతులు త్రవ్వారు. సీతామహాలక్ష్మమ్మగారు యిది గ్రహించారు. వీరనారి విద్యమ్మ తలపెంకు కూడా స్వయంగా చూశారు.

రైతులందరూ సీతామహాలక్ష్మమ్మగారి వద్దకు వెళ్ళి, ఈ భూములను మాత్రం ఎన్ని ప్రాణాలు పోయినా వదలుకోమని చెప్పారు. తమకష్టాలను మంత్రివర్గానికి తెలియజేయమని కోరారు. ఆమెగారు కూడా భూములు వదలి మీరు జీవించడంకూడా కష్టమేనని సానుభూతిగా చెప్పారు.

ఈ పరిస్థితులిలావుండగా గ్రామంలోని వ్యతిరేకులైన నరసయ్య, సోమయ్యలు కొందరు రౌడీలను తీసుకొచ్చి గ్రామంలో పెట్టారు. వీరందరిసహాయంతో రైల్లను కోసుకుపోవాలని జమీందారు మనుష్యులు ప్రయత్నంలోవున్నారు. కాని జమీందారు బటలను రైతులు సాగనీయరు.

ఢిల్లీ సంప్రతింపులు తేలేవరకు లీగు వర్కింగు కమిటీ సమావేశంకాదు

కాంగ్రెస్ కార్యదర్శికి, లీగు కార్యదర్శి జవాబు

న్యూఢిల్లీ ఏప్రిల్ 14

సంయుక్త సమావేశం జరిపి సమస్యలను చర్చించేందుకు కొందరు ప్రతినిధులను పంపవలసిందని కాంగ్రెస్ వర్కింగుకమిటీ లీగును కోరుతూ గత సమావేశంలో తీర్మానించింది. ఈ విషయమై చర్చించేందుకు లీగు వర్కింగుకమిటీ ఎప్పుడు సమావేశం కానున్నదో తెలియజేయమని కాంగ్రెస్ కార్యదర్శి శంకరరావుదేవు లీగు కార్యదర్శికి వ్రాశారు.

ఆ ఉత్తరానికి లీగు కార్యదర్శి లియాకతలీఖాన్ ఈరోజు సమాధానం పంపారు.

"ఇప్పుడు వైస్రాయి భారతనాయకులతో సంప్రతింపులు సాగిస్తున్నారు. ఈ దృష్టితో చూస్తే ఈ సంప్రతింపులలో ఏదో ఒక నిశ్చితదశ వచ్చేవరకు వర్కింగుకమిటీ సమావేశం జరిగే అవకాశంలేదు.

"ఇంకా సంప్రతింపులు ముగియక పోవడం వల్ల లీగు వర్కింగుకమిటీ సమావేశానికి ఏ తేదీనీ నిర్ణయించలేదు."

భారత రాజకీయాల్లో కొండజాతులు కల్పించుకోరు

పెషావర్, ఏప్రిల్ 14

కోహాట్ జిల్లా సరిహద్దులోని దోర్ గ్రామంలో కొన్ని కొండజాతి సంఘాల సంయుక్త సమావేశం జరిగింది. రెడ్ షర్టులు, తహసీల్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆ సభలో పాల్గొన్నారు.

ఆ సభలో భారత రాజకీయాల్లో కొండజాతులు కల్పించుకోరాదని నిశ్చయించారు. వారు కాంగ్రెస్ దృక్పథంతో ఏకీభవిస్తున్నట్లు కూడ తహసీల్ కాంగ్రెస్ అధ్యక్షుడు జమాన్‌ఖాన్ అ. ప్రె విలేఖరికితెలియజేశాడు.

గవర్నర్ల సమావేశం

పరిపాలన వివరాలు చర్చిస్తారు

న్యూఢిల్లీ, ఏప్రియల్ 14

అన్ని రాష్ట్రాల గవర్నర్ల సమావేశం ఏప్రియల్ 15—16 తేదీలలో జరుగుతుంది. వైస్రాయి సభను నడుపుతారు.

ఎప్పుడు ఏ మార్పు చేయాలన్నా గవర్నర్ల సమావేశం జరగడం మామూలు. బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి మూలస్తంభాలవంటివారు గవర్నర్లు. ఏ చిన్న సంస్కరణకూడ వీరే ఆటంకం. వీరిద్వారానే బ్రిటిష్ విధానాలన్నీ అమలుజరుగుతుంటాయి.

దేశంలో అంటులిపోయాం వ్యాప్తి పెంపొంచి దేశాన్ని విచ్ఛిన్నంచేయటానికి పూనుకున్న బ్రిటిష్ కుట్రలను వంగాలు గవర్నర్ టి. వి. బర్రోస్ అమలు జరుపుతున్నాడు. ఇలాంటి స్వాతంత్ర్య వ్యతిరేకులైన బ్రిటిష్ ఉన్నతోద్యోగులు ఢిల్లీలో సమావేశమై చర్చలుసాగిస్తారు.

దేశంలో చిచ్చుపెట్టి చిన ఒట్టి ప్రకటన అమలుజరపటానికి వీరు ఆలోచిస్తారట. బ్రిటిష్ ప్రభుత్వం అధికారం అప్పగించమన్నది కాబట్టి ఆ తతంగమెలా నడపాలో ఆలోచిస్తారని అనుకోవడానికంటే వేరే భ్రమ ఉండదు.

స్వాతంత్ర్యాన్ని ప్రజలనుండి దూరం చేయడమెలాగు? ప్రజల్లో అంతఃకలహాలు రెచ్చగొట్టడ మెలాగు? సైనికంగా స్థావరాలను బ్రిటన్ చేతులక్రింద ఉంచుకోవడమెలాగు? ఇవే వీరు ఆలోచించబోయే విషయాలని గత చరిత్రను జ్ఞాపకం చేసుకుంటే తెలుస్తుంది.

ఇంతవరకు వైస్రాయి, కాంగ్రెస్ లీగు దృక్పథాలను తెలుసుకున్నారు. ఇప్పుడీ బ్రిటిష్ సామ్రాజ్యవాద దురహంకారులందరూ కలిసి సమాలోచిస్తారు. వీరి నిర్ణయాలను బ్రిటిష్ ప్రభుత్వానికి పంపుతారు. ఆ తర్వాతనే కాంగ్రెసు కోరికలుగాని, లీగు కోరికలుగాని బ్రిటన్ బయట పెడుతుంది. ప్రజాభిప్రాయం బ్రిటిష్ ప్రభుత్వానికి అవసరంలేదు తమ సివిలుఉద్యోగులు ఏం చెబుతారు అనేదేవారికి ముఖ్యం. కాబట్టి ఈ గవర్నర్ల సమావేశానికి ప్రత్యేకతఉంది.

అన్నిరాష్ట్రాల గవర్నర్లు సమావేశానికి వస్తున్నారు. బెంగాల గవర్నర్ కార్యదర్శి వస్తాడట. అస్సాం గవర్నర్‌గా క్రొత్తగా నియమించబడిన సర్ అక్బర్ హైదరీ కూడ సమావేశానికి వస్తారు.

'ఎర్రజెండా' పార్టీ నాయకుని విడుదల

45 రోజుల ఉపవాసం అనంతరం

రంగూన్, ఏప్రిల్ 14

45 రోజులనుండి ఉపవాసం చేస్తున్న 'ఎర్రజెండా' పార్టీ నాయకుడు కోళ్యావిన్ ను బేసు ఇన్‌సిన్ జైలునుండి ప్రభుత్వం విడుదలచేసింది.

ఇన్‌సిన్ జైలులో ఖైదీలపై ఉపాతులు కాల్చి చాలమందిని పోలీసులు చంపారు. తర్వాత వారిపై తీవ్రమైన నిర్బంధాలు ప్రయోగించారు. ప్రభుత్వంయొక్క ఈ దౌర్జన్యాలను నిరసిస్తూ కోళ్యావిన్ 45 రోజులక్రితం ఆమరణ నిరసనదీక్షకు పూనుకొన్నాడు. ఇప్పుడాయన స్థితి చాలా ప్రమాదకరంగా వుండటంచేత ప్రభుత్వం విడుదలచేసింది.

Microfilmed from photocopy

Roja Muthiah Research Library
3rd Cross Road, CPT Campus,
Taramani, Chennai - 600 113, India.

ప్రజాశక్తి

1947 ఏప్రియల్ 16 : బుధవారం

జయప్రకాశ్ ప్రజాస్వామికుడా?

"భారతదేశం నుంచి వైదొలగిపోతామని బ్రిటిష్ ప్రభుత్వం చేసిన ప్రకటనలో ప్రామాణికతను ఏ మాత్రమూ శంకించ పనిలేదు" అంటూ 8 వ తేదీన విశాఖపట్నంలో జయప్రకాశ్ నారాయణ్ ప్రకటించారు. ఇవి ఏ పెట్టుబడిదారో, మితవాద నాయకుడో, కాంగ్రెస్ మంత్రో పలికితే విచిత్రం లేకపోవచ్చు. అతివాద సోషలిస్టు నాయకుడు జయప్రకాశ్ యీ విధంగా చెప్పటం తీవ్ర జాతీయవాదు లందరికీ ఆశ్చర్యం కలిగించుతుంది.

"బ్రిటీషువారు తమకు లాభకరమైన ఒడంబడిక కోసం కాంగ్రెసుతో సంప్రదిస్తూనే మరో ఎత్తు వేస్తున్నారు. పంజాబు, సింధు, బెంగాల్ రాష్ట్రాలలోనూ ముఖ్యంగా, స్వదేశ సంస్థానాల్లోనూ వారు చిచ్చు పెట్టాలని చూస్తున్నారు." (ఏప్రిల్ 11 ఆంధ్రప్రభ)

జైప్రకాశ్‌నారాయణ మాటలవల్ల ఏమి బోధపడుతుంది? 1948 జూన్ నాటికి దేశం నుంచి వైదొలగిపోతామనే బ్రిటిష్ ప్రకటనలో వారికి విశ్వాసముంది. పాకిస్థాన్ రాష్ట్రాలలోనూ, సంస్థానాలలోనూ మాత్రమే చిచ్చు పెడతారని శంకవుంది. అందుచేత లీగుతో పోరాడి, లీగుకూ, బ్రిటిష్ ప్రభుత్వానికీ సంబంధం లేకుండా చేయాలంటున్నాడు. సంస్థానాల్లో ప్రజాఉద్యమాన్ని బలపరచి సంస్థానాలకు బ్రిటిష్ ప్రభుత్వానికీ సంబంధం లేకుండా చేయాలంటున్నారు.

మొదటి విషయం ఏమిటంటే జైప్రకాశ్ బ్రిటిషు ప్లానులోని కుటిలం అర్థంచేసికోలేదు. అధికారం అప్పగించడం బ్రిటిషు సామ్రాజ్యవాదుల ఆశయం కాదు. మన స్వాతంత్ర్యోద్యమాన్ని చీల్చడానికే బ్రిటిషువాళ్ళు లీగ్‌వాదులను, తద్వారా హిందూ-ముస్లిం కలహాలను రెచ్చగొట్టారు. ఈ పన్నాగాన్ని తెలిసికోక పోవడంవల్లనే [illegible]

మే దినోత్సవంనాటికి పార్టీఫండు వసూళ్లు పూర్తిచేయండి!

ఆంధ్ర కమ్యూనిస్టుల అద్వితీయ కార్యదీక్షను నిరూపించండి!!

ఆంధ్ర కమ్యూనిస్టు కమిటీ విజ్ఞప్తి

బెజవాడ, ఏప్రిల్ 14

కామ్రేడ్స్,

నేడు మన దేశమంతటా సామ్రాజ్యవాదాన్ని దహించివేసే విప్లవజ్వాలలు అలముకున్నాయి. వివిధవర్గముల పీడిత ప్రజల పీకోచిత పోరాటాలన్నిటికీ సమగ్రమైన రాజకీయ స్వరూపమిచ్చి, విప్లవ స్వాతంత్ర్య పోరాటాన్ని రూపుదిద్ది నడిపే మహత్తర బాధ్యతను, చరిత్ర మునుపటికన్న ఎక్కువగానే మనపై ఉంచింది. సామ్రాజ్యవాదాన్ని కుదముట్టించే ఈ విప్లవ ప్రజావెల్లువను చూచి భయపడి, జాతీయ ఉద్యమాన్ని విచ్ఛిన్నకరమైన పెడమార్గాల పట్టించ విశ్వప్రయత్నాలు చేస్తుంది. హిందూ-ముస్లిం కలతలను రెచ్చగొట్టియు, అతివాద మితవాద ప్రజా రాజకీయపార్టీలమధ్య విద్వేషాలు రెచ్చగొట్టియు, దేశాన్ని అంతులేని అంతర్యుద్ధంలో ముంచుతోంది సామ్రాజ్యవాదం. ఈ పైశాచిక కుయుక్తులన్నింటిని ప్రజల యెదుట బాహాటంగా బయలుపరచి, ఇందుకు వ్యతిరేకంగా ప్రజాసమీకరణ చేస్తున్న మన పార్టీపై దారుణ నిర్బంధవిధానాన్ని అమలు పరుస్తోంది. నిర్బంధాలతో ప్రజావిప్లవ ప్రవాహాన్ని అడ్డుకోవడం అసంభవమని మన ప్రజలు తప్పక నిరూపిస్తారు. మనపార్టీ మరింత కొరవతో మన స్వాతంత్ర్యపోరాటాన్ని సాగిస్తుంది. అందుకు ప్రతి పార్టీ సభ్యుడు మన పార్టీనిర్మాణాన్ని, ఆర్థిక స్థిరత్వాన్ని ఎటి వాడికు [illegible] లేకుండా బలీయం చేయడానికి దీక్ష బూనాలి.

రాష్ట్రకమిటీ మే దినోత్సవంనాటికి మూడు లక్షలరూపాయల పార్టీఫండు వసూలుకు పిలుపునిచ్చింది. [illegible]

సంవత్సరం పొడుగునా పంటు ప్రోగుచేసే కార్యక్రమంతో సాగుచేయడాలము అలస్యమైనకొంది. మనం ప్రజాసమస్యంపై చేయాల్సిన కేంద్రీకరణకు దెబ్బ తగులుతుంది. ఇప్పటికప్పుడే ఆంధ్రజిల్లాలలోను భయంకరమైన ఆహార సంక్షోభం ఏర్పడింది. ఆంధ్రమహోద్యమాన్ని కాపాడాల్సిన బాధ్యత మనపార్టీపై ఉంది.

అన్ని జిల్లాకమిటీలు తక్షణం మే 1 వతేదీకి పార్టీఫండును పూర్తిచేయుటకు ప్లాను వేసుకోవాలి. తాలూకా, గ్రామ కమిటీ సభ్యులు [illegible] మే దినోత్సవం రోజు ప్రతిపార్టీ సభ్యుడు వసూళ్లపై కేంద్రీకరించాలి. [illegible] పత్రికకు రిపోర్టులు పంపాలి.

ఇప్పటివరకు జిల్లాల నుండి వచ్చిన రిపోర్టులనుబట్టి, ఆంధ్రప్రజలంతా మనపార్టీ [illegible] ఎంతో ఆప్యాయంతో, హృదయపూర్వకంగా విరాళాలిచ్చారు. [illegible]

[illegible]

అంధ్రరాష్ట్ర కమ్యూనిస్టుకమిటీ

ఏలూరు తోళ్ళ కార్మికుల విజయం

యజమానులు దిగివచ్చారు

ఏలూరు, ఏప్రిల్ 13

ఏలూరు తోళ్ళ కార్మికులు 26-12-46 తేదీన తమ న్యాయమైన కోర్కెలు నిరాకరించుటచేత సమ్మె చేశారు. 41 రోజుల గడిచాక కార్మికులు లాభాన్ని పొందుతూ, సమ్మెసమస్యలో జిల్లాజడ్జి నిర్ణయానికి వచ్చినున్నారు. సమ్మెకు పూర్వం చిన్నపనికి యిస్తూవున్న 0-8-0 నుంచి 0-10-6కును, పెదపని 30-0-0 నుంచి 0-11-6 పెంచా[illegible]

[illegible]

మోటారు కార్మికుల విజయం

సమ్మె తాత్కాలికంగా వాయిదా

[illegible]

ప్రజాశక్తి సంపాదకుల డిటెన్షనుపై అసమ్మతి

ఆంధ్ర సంపాదకుల తీర్మానం

[illegible]

రాష్ట్ర ట్రేడ్‌యూనియన్ ప్రతినిధుల మహాసభ

బెజవాడలో ఏప్రిల్ 26, 27

బెజవాడ తాలూకా యువజన మహాసభ

ఏప్రిల్ 19 న తోట్లవల్లూరులో

[illegible]

తిరువూరు తాలూకాలో జమీందారుల కుట్రలు

పోలీసుఉద్యోగుల మద్దతు

తిరువూరు, ఏప్రిల్ 9

తిరువూరు తాలూకా రైతుసంఘ కార్యకర్త పేట రామారావుగారిలా వ్రాస్తున్నారు:

తిరువూరు తాలూకా మల్లెం గ్రామం గంపలగూడెం ఎస్టేటులోనిది. ఈ గ్రామానికి 600 ఎకరాల అడవి వుంది. 1946వ సంవత్సరంలో జమీందారు దొగ్గు కాల్పులకుగాను అడవి అమ్మివేసినాడు. ఆ అమ్మకమును రైతులు సమిష్టిగా [illegible], పైగా కొరులకు తెలియచేసినారు [illegible] అడవి నరకుటకు వీలులేదని అడ్డుపెట్టినారు. జమీందారు తన [illegible] బెదిరింపులు [illegible] రైతులపై కేసులు పెట్టి, లాంగిడీయులకు [illegible]

[illegible]

చల్లపల్లి జమీందారు పోరంబోకు ఆక్రమణ

[illegible]

8 వ కృష్ణాజిల్లా రైతు మహాసభ

తిరువూరు తాలూకా కంభంపాడులో ఏప్రిల్ 29, 30 తేదీలలో జరుగును.

గాజుల్లంక కాల్పుల నిరసిస్తూ గ్రామగ్రామాన సభలు జరపాలి

కృష్ణాజిల్లా కమ్యూనిస్టుకమిటీ కార్యదర్శి ప్రకటన

బెజవాడ, ఏప్రిల్ 14

కృష్ణాజిల్లా కమ్యూనిస్టుకమిటీ కార్యదర్శి యిలా ప్రకటిస్తున్నారు.

ఈ నెల 10 తేదీనాటి రాత్రి తమ పొలాల నుండి రెల్లు బండ్లపై తోలితెచ్చుకొంటున్న గాజుల్లంక రైతులపై పోలీసులు దాయనట్ ఛార్జిచేసి, తుపాకులు కాల్చి, వలగురి విందు ప్రాణాలు బలిగొన్నారు. మరి వల్గురు తీవ్ర ప్రమాదస్థితిలో వున్నట్లు తెలుస్తోంది. దుర్మరణాలకు పాల్పడ్డవారిలో బాలిరెడ్డి [illegible]

[illegible]

మరణించిన రైతు వీరులకు జోహారు లర్పిస్తున్నాం. వెంటనే నిష్పాక్షిక కమిటీని విచిత్రప్రజా సంఘాలతో నియమించి విచారణ జరపాలని, కాల్పులకు కారకులైన పోలీసులను శిక్షించి, తద్వారా తమపై వచ్చిన కళంకాన్ని పోగొట్టుకోవలసిందిగా కాంగ్రెసు మంత్రులకు హెచ్చరిక చేస్తున్నాం. ప్రతి గ్రామ యువజన సంఘమూ కాల్పులను ఖండిస్తూ 20 వ తేదీన సభలు జరిపి మద్రాసు మంత్రివర్గానికి తీర్మానాలు పంపవలసినదిగా [illegible]

[illegible]

జిల్లా రైతుసంఘ కార్యదర్శి నిరసన

బెజవాడ, ఏప్రిల్ 13

[illegible]

జిల్లా వ్యవసాయకూలీ మహాసభకు విరాళాలు

[illegible]

జిల్లా యువజన నాయకుల ఖండన

బెజవాడ, ఏప్రిల్ 12

[illegible]

గుంటూరుజిల్లా యువజనమహాసభ

[illegible]

పిడుగురాళ్ల ఫిర్కా ఆహారమహాసభ

పిడుగురాళ్ళ, ఏప్రిల్ 10

పిడుగురాళ్ళ ఫిర్కా ఆహార మహాసభ ది 8—4—47 పిడుగురాళ్ళలో పూసల వెంకయ్యగారు (బ్రాహ్మణపల్లి ఆహారకమిటీ అధ్యక్షులు) అధ్యక్షత క్రింద జరిగినది. ఆహ్వాన సంఘము తరఫున జనాబ్ మహమ్మద్ హుస్సేన్ సాహెబుగారు ఇంతవరకు ఆహార సమస్యవిషయంలో ఆహ్వాన సంఘము తరఫున జరిగిన పనిని వివరించారు.

ఆహ్వానసంఘ కార్యదర్శి, [illegible] ఫిర్కా ప్రజలు బలికాకుండా అన్నిరాజకీయ పక్షాలవారు కృషిచేయాలని విజ్ఞప్తి చేశారు. తరువాత నడింపల్లి సుబ్బారావుగారు తాలూకాలో వివిధ వర్గాల ప్రజలు ఏవిధంగా ఆహారంకొరకు బాధపడుచున్నది, [illegible]

[illegible]

దొంగవ్యాపారుల అరెస్టు

[illegible]

ఏలూరు ప్రముఖ వర్తకుల అరెస్టు

ఏలూరు, ఏప్రిల్ 10

[illegible]

చీరాలలో తిండికరువు

రోజూ 300 కుటుంబాలు పస్తులుంటున్నాయి

'బువ్వ బువ్వ' అంటూ చిన్నబిడ్డల ఆక్రందనాలు

చీరాల, ఏప్రిల్ 12

చీరాలనుండి యస్. వి. యస్. తల్లా[illegible]గారిలా వ్రాస్తున్నారు.

వారంరోజులనుండి చీరాలలో రేషన్ డిపోలలో బియ్యం వుండడంలేదు. 9వ తేదీనుండి ప్రతిరోజూ సగటున 300 కుటుంబాలు పొయ్యి వెలిగించలేదు. తిండిలేక ప్రజలు కడుపులోమంట, కాళ్ళుచేతులు తీపులు, జ్వరం మొదలయిన వ్యాధులకు గురి అవు[illegible]

మిల్లులలో విచారిస్తే 1500 [illegible] పంపినట్లు రుజువయింది. [illegible] వారిపై ఎట్టి కేసు పెట్టలేదు.

గుర్తులపంపకానికి రేషన్ [illegible] చేసి రెండుమాసాలు దాటింది. [illegible] వరకూ ప్రజలకు కార్డులు [illegible]

[illegible]

నెల్లూరు జిల్లాలో కరువు

ఎగుమతులు ఆపాలి

జిల్లాకాంగ్రెస్ కార్యదర్శి ప్రకటన

[illegible]

బీరార్ ప్రాంతాలను నైజాంకు పోనీరాదు

మహారాష్ట్రులు ప్రతిఘటించాలి

ఐక్య మహారాష్ట్ర సమావేశంలో శంకర్రావుదేవ్ ఉపన్యాసం

బెల్గాం, ఏప్రియల్ 14

ఐక్య మహారాష్ట్ర సమావేశం బెల్గాం (సర్పుడలావ్‌దేవ్) లో ఆది, సోమవారాలు జరిగింది. ఆ సమావేశానికి అధ్యక్షత వహించిన శంకరరావుదేవ్ బీరార్ జిల్లాలు నైజాంకు ఇవ్వాలన్న కొద్దీ ప్రకటనలను ఖండిస్తూ ఇల్లా చెప్పారు.

"1948 జూన్‌లో అధికారం వొప్పజెప్పే టప్పుడు బీరార్‌లోని 4 జిల్లాలూ కేంద్ర యూనియన్‌లోనే వుంటాయి. బీరార్‌నుంచి రాజ్యాంగసభకు పంపిన ప్రతినిధులు బ్రిటిష్ భారతదేశంలోని ఇతర ప్రాంతాల ప్రతినిధుల మాదిరిగానే, అదే పునాదిమీద ఎన్నుకో బడ్డారు. ఈ విషయం కాలదా బీరార్ నైజాంకు లోబడి మంత్రివర్గ రాయబారుల భావం తెలపడానికి? బ్రిటిష్ ప్రభుత్వం తన మాట తప్పి బీరార్‌ను నైజాంకిస్తే ప్రజలు ప్రతిఘటిస్తారు. వాటో-ట్లమాట చెల్లితే శాంతి యుతంగాను చెల్లకుంటే మరొక విధంగాను పోరాటం, ప్రతిఘటన సాగిస్తుంది.

"బీరార్ నైజాంకు పోకుండా ప్రజలు ప్రతిఘటించడానికి తయారుకావాలి.

"రాష్ట్రాలను భాష సంస్కృతుల పునాదుల మీద పునర్నిర్మించాలనే విషయాన్ని కాంగ్రెసు ఆమోదించింది, ఆవిధంగా మహారాష్ట్ర భాష మాట్లాడే ప్రాంతాలన్నీ కలిపి ఏకరాష్ట్రం చేయబడతాయి,"

"మధ్య రాష్ట్రాలలోని 8 జిల్లాలు, బీరారు కొంకణాయినిటీ. రాష్ట్రంలోని 10 జిల్లాలు ముందు ఒకటి చేయబడాలి. ఐక్యమహారాష్ట్ర నిర్మాణంలో ఇది మొదటిదశ. రెండవదశలో దక్షిణానవున్న మహారాష్ట్రం మాట్లాడే కొల్హాపూర్ మాదిరిసంస్థానాలు, నైజాంలోని భాగాలూ దానిలోకి చేర్చబడాలి. మూడవ దశలో పోర్చుగీసు గోవా చేర్చబడాలి. ఏమైనాసరే మహారాష్ట్రులందరూ ఐక్యమహారాష్ట్రంలోకి తీసుకురాబడతారు."

మచిలీపట్నం మాదే బీరారూ మాదే

నైజాం కోరికలు తీగలు సాగుతున్నాయి

హైద్రాబాదు, ఏప్రిల్ 12

కొమ్మిదవ నైజాం సంస్థాపన అర్థిక మహాసభలో వుపన్యసిస్తూ ఆదనపులాభాలవన్నం కాల కమీషనర్ ఖాన్ బహద్దర్ అబ్దుస్సలాం పయ్యద్ ఈవిధంగా చెప్పారు.

"ఒకప్పుడు మచిలీపట్నం నైజాందే. దేశంయొక్క ఆర్థిక - వ్యాపారాభివృద్ధికి ఆ రేవు మరల సంస్థాన ప్రభుత్వానికి త్వరలోనే అవసరపడుతుంది. 1802 నాటి సంధి ప్రకారం అది సంస్థానానికి వొప్పజెప్ప వలసి వుంటుంది."

ఇల్లిచ్పూర్‌లో ఒక బహిరంగసభలో వుపన్యసిస్తూ నైజాం దివాను సర్ మీర్జా ఇల్లా చెప్పారు:

"1724 నాటి యుద్ధం తర్వాత బీరార్ ఇల్లిచ్‌పూర్‌లు నైజాం నవాబు పాలనలోనే వుంటూవచ్చాయి. ఇల్లిచ్‌పూర్‌లో ముస్లిములు, వారి విజ్ఞానం హెచ్చు. అది బీరారు రాజధాని. అవి రెండూ నైజాం పాలనలోనే మరల అమర్చబడతాయి."

అస్సాం సత్యాగ్రహం

సిల్హట్, ఏప్రిల్ 14

సిల్హట్ జిల్లా ముస్లింలీగుయొక్క కార్యవర్గం సంపూర్ణ సత్యాగ్రహం ప్రారంభించ బానిస,సంకెలలనుండి విముక్తులు వడానికి తీర్మానించింది. పోలీసు బందోబస్తు తీవ్రంగా చేయబడుతూంది.

మడగాస్కర్ ప్రజాప్రతినిధుల అరెస్టు

కమ్యూనిస్టుపార్టీ ఖండన

పారిస్, ఏప్రియల్ 14

మడగాస్కర్ దీవిలో (ఆఫ్రికా తూర్పున ఉన్న ఫ్రెంచి వలసదేశం) ఇటీవల ప్రారంభమైన ప్రజా విప్లవానికి ముఖ్య కారకులంటూ ఫ్రెంచి ప్రభుత్వం అయిదుగురు శాసనసభ్యులను అరెస్టు చేసింది. గత ఎన్నికల్లో వీరు మడగాస్కర్ నుంచి ఎన్నుకోబడినవారు. ముగ్గురు కౌన్సిల్ (శాసనసభ) సభ్యులు. ఇద్దరు అసెంబ్లీ సభ్యులు. వీరిపై కేసులు పెట్టబోతున్నారు.

ఫ్రెంచి ప్రభుత్వపు సామ్రాజ్యవాద విధానాన్ని ప్రతిఘటిస్తున్న కమ్యూనిస్టుపార్టీ ఈ అరెస్టులను ఖండించింది "మడగాస్కర్‌లో శాంతి స్థాపనకు ఈ అరెస్టులు మార్గం కాదు" అని కమ్యూనిస్టుపార్టీ పత్రిక 'లాహ్యూమానిటే' విమర్శించింది.

ఫ్రెంచి రాజ్యాంగంపై దాడికి డిగాల్ కొత్తపార్టీ

పారిస్, ఏప్రిల్ 14

ఫ్రాన్సులో నియంతృత్వాన్ని స్థాపించదలచుకుంటున్నవారంతా కలిసి 'పీపుల్స్‌ర్యాలీ' అని ఒక కొత్తపార్టీ పెట్టారు. దానికి నాయకత్వాన్ని డిగాల్ ఈ వేళ స్వీకరించాడు.

కొన్ని పార్టీలు కలిసి రాజ్యాంగాన్ని వడపడజాలుచేదనీ, దీనిని పరిచేయడానికి కొత్త పార్టీ బయలుదేరిందనీ డిగాల్ ప్రకటించాడు. ప్రజలందరూ తన పార్టీలో చేరాలని కోరాడు.

అమెరికా విధానంపై భద్రతాసంఘ చర్చ

గ్రీసు టర్కీలకు సహాయంపై మిత్రరాజ్య అజమాయిషీ ఉండాలి

న్యూయార్కు, ఏప్రిల్ 14

గ్రీసు టర్కీలను గురించి అమెరికా తీసుకున్న వైఖరిపై భద్రతాసంఘంలో చర్చలు ఈ వేళ తిరిగి సాగింది

"అమెరికా ప్రతినిధి కోరినట్లు గ్రీసులో సరిహద్దు రక్షణకమిటీ నుంచడం గ్రీసు అంతరంగిక విషయాల్లో జోక్యం కలిగించుకోవడమవుతుంది" అని ఆస్ట్రేలియా ప్రతినిధి ఖండించాడు.

యుగోస్లావియా ప్రతినిధి కూడా ఈ సూచనను ఖండించాడు.

సోవియట్ ప్రతినిధి గ్రోమికో మళ్లీ ఇలా అన్నాడు:

"గ్రీసు టర్కీలలో వ్యక్తిగతంగా ఇలాంటి జోక్యంకలిగించుకోవడం మిత్రరాజ్యసమితియొక్క అధికారానికి భంగకరం. కాబట్టి అమెరికా చేయదలచుకున్న సహాయం మిత్రరాజ్యసమితి తనిఖీకింద జరగడానికి ఒక అజమాయిషీ సంఘాన్ని నియమించాలన్న సోవియటు సూచనను వెంటనే ఆమోదించాలి. ఈ సూచనపై నిర్ణయాన్ని వాయిదావేయాలని అమెరికా ప్రతినిధి పట్టు బడుతున్నాడు. అంటే దానిని వీటోచేయడానికి అతను నిశ్చయించు కున్నాడన్నమాట," అని గ్రోమికో అన్నాడు.

సమావేశం గురువారం నాటికి వాయిదా పడింది.

మాస్కో సమావేశంపై విషప్రచారం

'టాస్' ఖండన

మాస్కో, ఏప్రిల్ 14

మాస్కో సమావేశంలో కలుగుతున్న అభిప్రాయభేదాలను గురించి అతిశయోక్తులు ప్రకటిస్తూ, ఆ సమావేశం భగ్నంకాక తీరదనే వాతావరణాన్ని కలిగించడానికి ప్రయత్నిస్తున్నవారిని సోవియట్ వార్తాసంస్థ 'టాస్' తీవ్రంగా ఖండించింది.

నాలుగు లండన్ పత్రికలను, రెండు అమెరికా పత్రికలను, ఒక ఫ్రెంచి పత్రికను, ఒక ఫ్రెంచిరేడియోవ్యాఖ్యాతను ఇదిఖండించింది.

"మాస్కో సమావేశంవంటి ప్రధాన ఘటనలను పరిశీలించడానికి తగిన యోగ్యత, నిష్పాక్షికదృష్టీ వీరికిలేదు. అసలు సమావేశం ప్రారంభం కాకముందే, అంతర్జాతీయ సహకార విముఖులు, అది భగ్నంకాక తప్పదనే ప్రచారం ప్రారంభించారు," అని టాస్ ఖండించింది.

ఆంధ్రలో ఆకలి యాత్రలు నలుగురి అరెస్టు

ప్రభుత్వోద్యోగుల దుర్నీతి ఫలితంగా సత్తెనపల్లి తాలూకాలో కరువు

(మా విలేఖరి)

సత్తెనపల్లి, ఏప్రిల్ 11

సత్తెనపల్లిలో నెలనుంచి ఆహారసమస్య తీవ్రరూపం దాల్చింది. పేదలు గెనుసుగడ్డలు తింటూ బ్రతుకుతున్నారు. రేషన్‌షాపులకు ధాన్యం సప్లయి చేయండని బెల్లిగ్రాములు, మహజర్లు పంపారు. అప్పట్లో శాకాహారి కంగా ఆ వారానికి వచ్చినై. మళ్ళీ రాలేదు. ప్రజల్లో హాహాకారాలు చెలరేగినై.

7 వ తేదీన జనం తట్టలు చేతబట్టుకొని వీధుల్లోకి వచ్చారు. దీనివల్ల పరితంశీలత 600 మంది ప్రజలు తాలూకా సప్లయి ఆఫీసరుతో చెప్పుకుందామని వెళ్ళారు. ఆయన తహశీల్దారువద్దకు పరుగెత్తాడు. మళ్ళీ అక్కడకు చేరింది జనం. అప్పటికి 100 బస్తాల బియ్యం 1120 బస్తాల జొన్నలు స్టాకువున్నది టౌనులో. వారంలో ఒక రోజుకు మాత్రం బియ్యం. మరొకరోజుకు ఎన్నాళ్ళనుండో నిల్వవున్న జొన్నలు మొత్తం 2 రోజులకు మాత్రం పర్మిట్ చేస్తానన్నారు. కాని వారం రోజుల రేషన్ ఇస్తేనేగాని ప్రజలు కదలమన్నారు. అధికార్లు యిద్దరు పోలీసులను పిలిపించుకున్నారు. ప్రజల అసంతృప్తిని చూచి పోలీసులు గూడా జారుకున్నారు. అక్కడనుంచి నినాదాలు చేస్తూ ముందుకు నడుస్తున్న ప్రజలు "రెండురోజుల క్రితమే జొన్నలు వస్తే యిప్పటిదాకా పర్మిట్లు యివ్వక ఏమి చేస్తున్నారని" సబ్‌డివిజనల్ అడిగారు. చివరకు వారంరోజులకు అధికారి రేషన్ ఆఫీసరు దిక్కుదయచేశారు.

అన్నకాస్త స్థాయి సత్తెనపల్లికేవేస్తే ఇక పల్లెగ్రామాల స్థితి మరీ అధ్వాన్నమైంది. 8 వ తేదీ మాదల గ్రామంనుంచి 50 మంది కూలీలు డెప్యుటేషన్ రాగా టి. యస్. ఓ. లోపలికిపోయి తలుపు వేసుకొన్నాడు. 420 బస్తాలు జొన్నలు వేశాను. ఇక మాట్లాడితే కబుర్లు వస్తుందని లోపలినుంచే సమాధానం చెప్పి పంపాడు. 9 వ తేదీ తహశీల్దారు గుంటూరు వెళ్ళి ఉన్నతాధికార్లతో సంప్రదించాడు. 10 వ తేదీ తిరిగి సత్తెనపల్లివచ్చి సర్కిల్ ఇన్‌స్పెక్టర్లను పిలిపించుకున్నారు. మధ్యాహ్నంనుంచి కో-ఆపరేటివ్ స్టోర్సు ఆఫీసువద్ద. డాక్టరు సీతారామశాస్త్రి, వాసిలాం వీరభద్రరావుగార్లు యిద్దరిపెద్ద బేత్రమ్ములో పోలీసులను కాపలాపెట్టారు. పోలీసు అధికార్లు క్రిస్టియన్‌పాలెంవెళ్ళి నోరువట్టని బూతులు తిడుతూ. కమ్యూనిస్టుల అండ చూచుకొని ఉద్యోగం పైకివచ్చారు అని బెదిరిస్తున్నారు. సప్లయి ఆఫీసరు గుర్తుల (1) అంకాళ శంభులింగ (2) [illegible] పెనసాని మయ్య, (3) ఈదిన హనుమయ్య (4) షేక్ బడే సాహెబులను అరెస్టు చేశారు. ఇంకా యితరులకోసం వెతుకుతున్నారు. షేక్ బడేను అరెస్టు చేశారని తెలిసి 'మేమంతాగూడా వస్తామని' సాహెబులంతా జైలుకు పైకివచ్చారు. జైలులోని వారికి 'మమ్మల్ని కమ్యూనిస్టులే రెచ్చగొట్టినారని' అధికార్లు అడిగితే కాంగ్రెసువాదు, కమ్యూనిస్టుకాదు, మా ఆకలే మమ్మల్ని యీ విధంగా అడిగేటట్లు చేసిందని సమాధానం చెప్పారు.

అరెస్టు చేసినవారిని జామీనుపై సాయంత్రం విడుదల చేశారు. ఆహార ధాన్యాలకు బదులు రివాల్వరు దింపుతారని అనుకుంటున్నారు.

భారతీయులేకం గావాలి

బొంబాయిలో సర్దార్ పటేల్ ఉపన్యాసం

లీగ్‌కు బెదిరింపు, నరేంద్రులకు బుజ్జగింపు, ఆదివాదులకు లాలింపు

బొంబాయి, ఏప్రిల్ 14

నేటి సాయంకాలం చౌపాటీలో తాత్కాలిక ప్రభుత్వ సభ్యులు సర్దార్ పటేల్ ఐక్యత కావాలంటూ ఈవిధంగా ఉపన్యాసం చేశారు.

"హిందువులూ - ముస్లిములూ ఐక్యం అయినా కాకున్నా, 1948 జూన్ ఆఖరుకు బ్రిటిషువాళ్ళు వెళ్ళిపోతారు. అనేకత్యాగాలు చేసి అలసిపోయిన కాంగ్రెసువాదులు తమమీద పడబోయే బాధ్యతలను చెవిరరు.

"ఏదోవిధంగా లీగుతో పేచీలు పరిష్కరించుకోవడం అవసరం. దానికి రెండే రెండు మార్గాలు. కూర్చుని విచారించడానికి వీలులేదు. ఒకవేళ విడిపోదలిస్తే చర్చలు సాగించడం ఉచితం. దౌర్జన్య విధానం అవలంబించడంవలన ఎవ్వరికీ ప్రయోజనం లేదు. విదేశీ ప్రభుత్వం, దేశీయులు ఒక సమాధానానికి రానిదే దానేమీ విడిచివ్వలేదు. అందుచేత లీగ్ ఇంగ్లీషువాళ్ళకేసి చూచి లాభంలేదు. కాంగ్రెసు చర్చించడానికంటూ పంపిన ఆహ్వానాన్ని లీగు అంగీకరించి తన ప్రతినిధులను పంపడం మంచిది.

సంస్థానాధీశులకు విజ్ఞప్తి

"సంస్థానాధీశులు బ్రిటిషువాళ్ళ బంట్లు కాని ఇప్పుడు స్వతంత్ర భారతదేశంతో తమ బాపిన బంధాలు ఏలా వుండాలో నిర్ణయించుకోవలసిన సమయం వచ్చింది. దేశంలోని హిందూ - ముస్లిం విభేదాలను మీ స్వార్థం కోసం వుపయోగించుకోవద్దని, అది వారికే నష్టమని వారికి నా విజ్ఞప్తి సంస్థానాలు పోవాలని నా కోరికకాదు. రాజ్యాంగసభలో చేరడానికేమీసందేహించవద్దు.స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణానికి తోడ్పడండి ప్రజలకు ప్రాతినిధ్యం వహించే వారిని రాజ్యాంగసభకు పంపండి.

కమ్యూనిస్టులపై విసురులు

"కమ్యూనిస్టులు మంచి ధైర్యవంతులు. స్వార్థత్యాగులు, పట్టుదలగలవాళ్ళు, కాని వారు కాంగ్రెసును విచ్ఛిన్నం చేయడానికై పూనుకొన్నారు. కాంగ్రెసును అపఖ్యాతి పాల్చేయడానికై అన్నిమూలలా సమ్మెలు, కల్లోలాలు లేపుతున్నారు. దానివలన ప్రజలు అవసరమైన సరుకులు దొరకక ఇంకా ఎక్కువ బాధలకు లోనుగావలసి వస్తూంది.

"కాంగ్రెసు మంత్రివర్గం అధికారంలో వుండగా పోలీసులంటే సమ్మె చేయించడంలో పౌరుషం ఏమవుంది? సామ్రాజ్యవాదుల మాదిరిగా క్రూరంగా అణచివెయ్యరనే ధైర్యంచేతనే కదా వారిట్లా చేయడం? విదేశీయుల పాలనలో ఏవిధంగా చేసినా, మన వాళ్ళు అధికారంలో వుండగా ఈవిధమైన పద్ధతులు కలిగించడం ఉపయోగంకాదు.

సోషలిస్టులకు బుజ్జగింపు

"పేరుమార్చుకొన్న సోషలిస్టులు కాంగ్రెసువాదులే. వారు కాంగ్రెసుద్వారానే దేశ సేవ నేర్చుకొన్నారు. రహస్యంగా పనిచేయవలసినరోజులు పోయాయి. బయటికివచ్చి మాతోకలిసి పనిచెయ్యండి. పదిహేనునెలలు ఓపికపట్టండి. కాంగ్రెసునుంచి సోషలిస్టులు తొలగిపోవలసిన పనిలేదు. ఈక్లిష్టసమయంలో కాంగ్రెసుతో వున్న మతభేదాలు సర్దుకొనండి. బ్రిటిష్‌వాళ్ళు పోయాక కమ్యూనిస్టులు, సోషలిస్టులు తమశక్తినంతా చూపి తమగమ్యాన్ని సాధించుకోవచ్చును.

కాంగ్రెసువాదులకు హెచ్చరిక

"కాంగ్రెసు బలపడేటట్లు చూడడం కాంగ్రెసువాదుల కర్తవ్యం. మీలో మీకున్న విభేదాలు మరిచిపొండి. కాంగ్రెసుప్రభుత్వాలతో చేదోడు వాదోడుగా పనిచేయండి. కాంగ్రెస్ కమిటీలు మంత్రివర్గాల విధానాన్ని కూడా మార్చగలుగుతాయి.

"హిందూముస్లిములం ఏకమై దేశంలో సహజసంపదలను, మనుష్యశక్తినీ ఉపయోగించి నూతన పద్ధతులపై దేశాన్ని పునర్నిర్మిద్దాం. అప్పుడే ప్రపంచఘటనలలో భారతదేశం గౌరవయుతంగా పనిచేయగలదు."

నౌఖలీ కల్లోలాలకై గాంధీజీ ఉపవసిస్తారా?

ప్రార్థనోపన్యాసంలో సూచన

పాట్నా, ఏప్రిల్ 14

నేడు బంకీపూర్ మైదానంలో ఉపన్యసిస్తూ గాంధీజీ ఇల్లా చెప్పారు:

"నౌఖలీలో పరిస్థితులు చెడుతున్నాయని వింటున్నాను. అదే నిజమని నిరూపించబడితే ఉపవాసానికి దిగవలసిన అవసరం ఏర్పడుతుంది. నౌఖలీలో పని పూర్తి చేయకుండానే బీహార్ వచ్చిన అపరాధానికి ప్రాయశ్చిత్తంగా ఉపవసించవలసి రావచ్చు. కాని, అదింకా నిశ్చయపడలేదు.

"పైప్రాయి వ్యక్తిగత సంభాషణలలో కూడా రానే అబద్ధం పైప్రాయి సన్నారు అయన మాటను మనం నమ్మవచ్చు. బ్రిటన్ తన పరిపాలనా కాలంలో కల్లోలాలు తప్పకుండా కలిగించలేదనే అపఖ్యాతి పాల్పడకుండా వుండాలంటే అధికార సమర్పణం శాంతంగా జరిగిపోవాలి. స్వతంత్రం అందుబాటులోకి వచ్చిన సమయంలో కీచులాడుకోవడం బాగులేదు.

"బీహార్ ప్రజలు నాకు తోడ్పడి, ముస్లిములు నిర్భయంగా వుండగలుగుతామని చెప్పేటంత ధైర్యం వారిలో కలిగిస్తే అప్పుడు నౌఖలీ వెళతాను.

"నేను పూరాపట్టీ స్థానంలోవుంటే వచ్చటి బెంగాల్ అంత తీవ్రంగా ఏలవిడిపోగొడుతుందో స్వయంగా తెలుసుకొని వుండేవాడిని. ముస్లిములకు, వారికి పవిత్ర పొరపాట్లు చూపి వారిలో విడిపోవాలనే భావం పోయేలాగ చేసేవాడిని. దౌర్జన్య పద్ధతులవలన పాకిస్తానూ, హిందూస్తానూ కూడా అందించలేమని గుర్తించండి."

పాలస్తీనాపై మిత్రరాజ్య సమావేశం

ఈనెల 28 వ తేదీన జరుగుతుంది

న్యూయార్కు, ఏప్రియల్ 18

పాలస్తీనా సమస్యను గురించి మిత్రరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం జరపడానికి అగ్రరాజ్యాలు అంగీకరించాయి. ఇతర సభ్యులు కూడా ఎక్కువమంది సమ్మతించారు. ఈ సమావేశం ఏప్రియల్ 28 నాటికి నిర్ణయించబడింది.

Edited, Printed & Published by Katragadda Rajagopala Rao at the Prajasakti Press, Mogalrajapuram, Bezwada

END OF ISSUE